క్లుప్తంగా

వీఎంసీలో నేడు 'స్పందన'

పటమట(విజయవాడతూర్పు): నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్, నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు.

3న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం

కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని బస్టాండ్ సమీపంలోని శ్రీ కాశీమాత అమ్మవారి దేవస్థానంలో డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సామూహికంగా రమాసహిత సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్ష కార్యదర్శులు గొల్లపూడి పుల్లయ్య, కె.జగదీష్‌కుమార్ ఆదివారం తెలిపారు. భక్తులు దేవస్థానం టికెట్ కౌంటర్‌లో సంప్రదించాలని కోరారు.

తూర్పుకాపు అభివృద్ధి సంఘం కమిటీ ఎన్నిక

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీపీఐ కార్యాలయంలోని మారుతీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో తూర్పు కాపు విద్యా, విజ్ఞాన అభివృద్ధి సంఘం విజయవాడ నగర నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కోన శ్రీహరిసత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు యలకల చలపతిరావు, ప్రధాన కార్యదర్శి చింతా సింహాచలం, కోశాధికారి పిన్నింటి రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీమల వెంకటరమణ ఎన్నికయ్యారు. వీరితో పాటు 24 మంది ఉపాధ్యక్షులు, 22 మంది గౌరవ సలహాదారులను నియమించారు. అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.

శివగిరిపై కార్తిక పూజలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం(శివగిరి)పై కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శివగిరిపై సోమవారం కూడా పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని శివగిరి వ్యవస్థాపకుడు మల్లిఖార్జునశర్మ తెలిపారు.

8 మందికి ఇస్త్రీ పెట్టెల పంపిణీ

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని ఆ ట్రస్ట్ చైర్మన్, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. 6వ డివిజన్‌కి చెందిన 8 మంది రజకులకు జీవనోపాధి నిమిత్తం రూ.80 వేలు విలువ చేసే ఇస్త్రీ పెట్టెలను ఆదివారం ఉచితంగా అవినాష్ అందజేశారు. గాంధీ కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పానుగుపాటి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకుడు సొంగా రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన నాటిక ప్రదర్శనలు

విజయవాడకల్చరల్: ఏపీ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఏపీ సృజనాత్మక సమితి, శ్రీ శ్రీనివాసా నాట్యమండలి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం ప్రదర్శించిన సాంఘిక నాటిక ప్రదర్శనలు అలరించాయి. భారతజాతిలో స్ఫూర్తిని నింపిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజ్యాంగ నిర్మాతగా ఎదగడం అంశాలుగా ద లీడర్ అంబేడ్కర్ నాటిక సాగింది. లాజర్ నాటికలోని సన్నివేశాలను ప్రదర్శించారు. శ్రీ శ్రీనివాసా నాట్యమండలి వ్యవస్థాపకుడు వి.ధర్మదత్తు మాట్లాడుతూ ప్రభుత్వం కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు.

రైలు కింద తలపెట్టి వ్యక్తి ఆత్మహత్య



రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద తలపెట్టి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సింగ్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కదులుతున్న రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరు అయ్యి పట్టాల పక్కన పడి ఉండటంతో గుర్తించిన సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటాయని, 94406 25744 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

శెట్టి బలిజలు అన్ని రంగాల్లో ముందుండాలి

పటమట: శెట్టి బలిజలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరిపద్మలత అన్నారు. విజయవాడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన విజయవాడ యజ్ఞంతోటలో ఆదివారం కార్తిక వన సమారాధన జరిగింది. పద్మలత మాట్లాడుతూ 1920లో దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు. నాయకులు జిత్తుగ అప్పల నరసయ్య, బొక్క సత్యనారాయణ, కడలి వెంకటేశ్వరరావు, కవురు రామకృష్ణ పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి

ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం



అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అవినాష్, నాయకులు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా గుణదలలోని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి అవినాష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అవినాష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ కల్పించారన్నారు. అసమానతలు లేని సమ సమాజాన్ని స్థాపించడమే అంబేడ్కర్ ధ్యేయమని, ఆ దిశగానే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అవినాష్ అన్నారు. కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ప్రవల్లిక, కె.అంబేడ్కర్, పార్టీ నాయకులు డేవిడ్ రాజు, చందా కిరణ్, మెయిన్, రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు బుర్రి బాబూరావు అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో లబ్బీపేటలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. బాబూరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అన్ని వర్గాలను విస్మరించారన్నారు. సీఎం వైఎస్ జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసి భారత జాతి గర్వించేలా చేశారన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుర్రి జగ్జీవన్‌రావు, నాయకులు అమ్ములు, రాము, ప్రసాద్ పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో..

నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆదివారం రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని పూలమాలలు వేశారు. దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలాజీనాయక్, డిప్యూటీ ఎస్‌ఓ గోపాలకృష్ణ, రాజశేఖర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కమిషనరేట్‌లో..

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఓ ఏఓ టి.రంగారావు సీపీ టీకే రాణా సందేశాన్ని వినిపించారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు రూపొందించిన రాజ్యాంగాన్నిను శాసనంగా ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 26న 'రాజ్యాంగ దినోత్సవం' జరుపుకుంటామన్నారు. అనంతరం సిబ్బంది చేత ఆయన రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది, సీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వీఎంసీలో రాజ్యాంగ దినోత్సవం

పటమట(విజయవాడతూర్పు): ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిదని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపకల్పనకు రెండున్నరేళ్ల సమయం పట్టిందని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింబడిందని, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఆమోదముద్ర పడిందని చెప్పారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, డాక్టర్ బాబూరాజేంద్రప్రసాద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కార్పొరేషన్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) కే శకుంతల, అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) కే సత్యవతి, వీఎంసీ మేనేజర్ బి.శ్రీనివాస్, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

డీపీఆర్వో కార్యాలయంలో..

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని డీపీఆర్వో యు.సురేంద్రనాథ్ అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో) కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి సురేంద్రనాథ్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్వో ఎస్వీ మోహన్‌రావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, పీఆర్వో వీవీ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది సత్యనారాయణ, భవానిమహేష్, శ్రీనివాస్, జ్యోతి, వహీద్ తదితరులు పాల్గొన్నారు.

ఠాగూర్ గ్రంథాలయంలో..

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఆదివారం జరిగింది. గ్రంథాలయాధికారి కె.రమాదేవి విద్యార్థులు, పాఠకులతో ప్రతిజ్ఞ చేయించారు. రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటామని తెలపారు. రాజ్యాంగం రూపొందించడంలో అంబేడ్కర్ కృషి మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ధనలక్ష్మి, రాంబాబు, శంకర్, ఫణిబాబు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.



సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్



లబ్బీపేటలో నివాళులర్పిస్తున్న ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు



డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయిస్తున్న డాక్టర్ సుహాసిని

ఏపీ రోలర్ స్కేటింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా మురళీకృష్ణ



మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో కృష్ణాజిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి బచ్చు మురళీకృష్ణ ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ డి.దుర్గ్‌ప్రసాద్ అన్నారు. సత్యనారాయణపురంలోని జీవీఎస్ శాస్త్రి పార్క్‌లో మురళీకృష్ణను ఆదివారం అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎల్.వెంకటేశ్వరరావు, కోశాధికారి బీఎస్.తాతియతో పాటుగా స్కేటింగ్ కోచ్‌లు మురళీకృష్ణను అభినందించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా జె.సుధాకర్‌రెడ్డితో పాటుగా మొత్తం 9 మంది సభ్యులతో సంఘం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నికైందని, 2027వ సంవత్సరం వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

కళాకారులు సాంస్కృతిక వారసులు

విజయవాడకల్చరల్: కళాకారులు సాంస్కృతిక వారసులని కామ్రేడ్ జీఆర్‌కే –పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు అన్నారు. జేఎంఎస్ నాట్యవేద ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం సంగీత విద్వాంసుడు పాణ్యం దక్షిణామూర్తికి ఆత్మీయ గురు సత్కారం, కూచిపూడి నృత్యాలు, అన్నమయ్య సంకీర్తనా ప్రణవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహితీవేత్త డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ వెన్నా వల్లభరావు, చింతా వెంకటేశ్వర్లు, నాట్యాచార్యులు వేదాంతం పార్థసారథి తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీరాజు ప్రసంగించారు. జంగం విజయ్‌కుమార్, జంగం చక్రవర్తి డాక్టర్ పాణ్యం దక్షిణామూర్తిని గురుసత్కారంతో సత్కరించారు. జేఎంఎస్ యోగభారతి విద్యార్థులు సంప్రదాయ నృత్యాలను, అన్నమయ్య సంకీర్తనలను మధురంగా గానం చేశారు. జంగం మనీషా చక్రవర్తి, శిరీషా చక్రవర్తి నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు జ్ఞాపికలను అందజేశారు.

అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం

- వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్
- గణేష్‌నగర్‌లో రూ.40 లక్షలతో బీటీ రోడ్ల ప్రారంభం



చిల్డ్రన్స్ పార్క్‌లో ఆట వస్తువులు పరిశీలిస్తున్న అవినాష్, డిప్యూటీ మేయర్ దుర్గ తదితరులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): నియోజకవర్గంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించినట్లు వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. 3వ డివిజన్‌లోని గణేష్‌నగర్‌లో రూ.40 లక్షలతో వేసిన బీటీ రోడ్లను ఆదివారం ఆయన స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లికతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు రోడ్డు నిర్మాణం చేపట్టాలని మా దృష్టికి తీసుకు రాగా, వెంటనే మున్సిపల్ కమిషనర్, మేయర్‌లతో మాట్లాడి నిధులు మంజూరు చేయించామన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో బీటీ రోడ్లు వేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు. నాలుగున్నరేళ్లలో తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతుందన్నారు. దాదాపు రూ.16.60 కోట్లు వెచ్చించి మూడో డివిజన్‌లో కాలనీలు, కొండ ప్రాంతాలు అభివృద్ధి చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేయడమే కానీ, పనులు పూర్తి చేసిన సందర్భాలు లేవని ఎద్దేవా చేశారు.

రూ.10 లక్షలతో పార్క్ ఏర్పాటు

మూడో డివిజన్ కరెన్సీనగర్‌లో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్‌ను ఆదివారం దేవినేని అవినాష్ ప్రారంభించారు. అనంతరం పార్క్‌లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటే బాగుంటుందని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వారి వినతిపై పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, పటమట సీఐ కాశీ విశ్వనాథ్, కాలనీ వాసులు కృష్ణప్రసాద్, బాయన బాబూజీ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం రెండో ఆదివారం, పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజామునుంచే ఉభయదాతల రాష్ట్రాలకు చెందిన భక్తులు నగరానికి చేరుకుని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. మహామండపం లిఫ్ట్, మెట్లతో పాటు ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుని దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆది దంపతుల దర్శనం అనంతరం నటరాజ స్వామి వారి ఆలయం, రాజగోపురం ఎదుట ఉన్న అమ్మవారి ప్రతిమ వద్ద కార్తిక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు మల్లేశ్వర స్వామి వారికి నిర్వహించిన అర్చనలతో పాటు సహస్ర లింగార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.

డీఎస్పీ కృపాకర్‌కు ఘన నివాళులు

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రధాని నరేంద్రమోదీ తిరుమల పర్యటనలో భద్రతా విధుల నిమిత్తం మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వెళ్తున్న ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్ డబ్ల్యూ) డీఎస్పీ పి.కృపాకర్ గుండెపోటుకు గురై శనివారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసు ఉన్నతాధికారులు పోరంకిలోని ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఆయన భౌతికకాయాన్ని డీజీపీ రఘురామిరెడ్డి, ఎస్ఎస్‌జీ ఎస్పీ అట్టాట బుజ్జి, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కృష్ణలంకలోని స్వర్గపురిలో ఆయన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృపాకర్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విజయవాడకల్చరల్: దృశ్యవేదిక సాంస్కృతిక సేవా సంస్థ నెల వారీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం సంప్రదాయ కూచిపూడి నృత్య కార్యక్రమాలు, రంగస్థల ప్రముఖుడు కుప్పిలి వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలు, జరుగుతున్న కథ సాంఘిక నాటిక ప్రదర్శన నిర్వహించారు. నాట్యాచార్యుడు ఘంటసాల పవన్‌కుమార్ బృందం కీర్తనలకు నృత్యాలను అభినయించారు. రంగస్థల నటుడు దర్శకుడు మిశ్రో, విద్యావేత్త డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ ఉత్తమ దర్శకుడు కుప్పిలి వెంకటేశ్వరరావు అని, నూతన కళాకారులకు కుప్పిలి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. నాటక ప్రమోక్త వైఎస్ కృష్ణేశ్వరరావు, దృశ్య వేదిక వ్యవస్థాపకుడు హెచ్‌వీఆర్‌ఎస్ ప్రసాద్, దొంతాల ప్రకాష్, నవీన్, నాట్యాచారిణి పద్మశ్రీ హేమంత్ పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి మహిళ మృతి



సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): కదులుతున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సింగ్‌నగర్ రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని రైలు నుంచి మహిళ జారిపడి గాయాలతో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి వయసు 23 సంవత్సరాలు ఉంటుందని, వివరాలకు 94406 25744 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

సినీ సంగీత విభావరి

విజయవాడకల్చరల్: జేఎంఎస్ సరాగాలు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బందరురోడ్డులోని బాలోత్సవ్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. గాయని ఝాన్సీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయనీ గాయకులు తెలుగు, హిందీ చిత్రగీతాలను ఆలపించారు. తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, తవివిధ సంస్థల ప్రతినిధులు గోళ్ల నారాయణరావు, డాక్టర్ బోడి ఆంజనేయరాజు, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి కళావైభవం పోస్టర్ ఆవిష్కరణ



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి రోజా

భవానీపురం(విజయవాడపశ్చిమ): కూచిపూడి కళా వైభవం పేరుతో భారత్ ఆర్ట్స్ అకాడమి, ఏబీసీ ఫౌండేషన్ సంయుక్తంగా డిసెంబర్ 24న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కోసం నిర్వహించనున్న మహా బృంద నాట్య కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా ఆవిష్కరించారు. ఆదివారం భవానీ ద్వీపంలో జరిగిన కార్తిక మాసోత్సవంలో పాల్గొన్న క్రమంలో మంత్రి రోజాతో భారత్ ఆర్ట్స్ అకాడమి అధ్యక్షురాలు లయన్ లలితరావు, ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కేవీ రమణారావు ఈ పోస్టర్‌ను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కళలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మంత్రి రోజా తెలిపినట్లు లలితరావు, రమణారావు పేర్కొన్నారు.

డాక్టర్ 'ఇండ్ల' సేవలు అభినందనీయం



ఇండ్ల రామసుబ్బారెడ్డి దంపతులను సత్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తదితరులు

కడపరూరల్: దేశంలో ప్రముఖ మానసిక వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మానసిక రోగులకు అందించిన సేవలకు గుర్తుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించడం ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. వైఎస్సార్ జిల్లా కడపలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో డాక్టర్ రామసుబ్బారెడ్డి అభినందన సభ ఆదివారం జరిగింది. డాక్టర్ సి.బాలిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ రామసుబ్బారెడ్డి వైద్య రంగంలో రాణించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఆయన లక్షలాది మంది మానసిక రోగుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, తాను బాల్య మిత్రులమని పేర్కొన్నారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తన వైద్య సేవలకు గుర్తింపుగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సీఎం జగన్ చేతుల మీదుగా అందుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం రామసుబ్బారెడ్డి, రాధారెడ్డి దంపతులను సత్కరించారు.

సంతాన సాఫల్య చికిత్సలపై అవగాహన సదస్సు



లబ్బీపేట(విజయవాడతూర్పు): వంధత్వంతో బాధపడుతున్న జంటలకు ప్రయోజనం చేకూర్చేందుకు సహాయ పునరుత్పత్తి పద్ధతుల్లో నూతన ప్రక్రియలు, అధ్యయనాలపై ఆదివారం నగరంలో సదస్సు నిర్వహించారు. విజయవాడ అబ్‌స్ట్రెటిక్స్ సొసైటీ, నోవా ఐవీఎస్ సెంటర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రసూతి వైద్యులు, సంతాన సాఫల్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు. సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ వై.స్వప్న మాట్లాడుతూ.. పెరుగుతున్న వంధత్వ సమస్యల గురించి మరింత అవగాహన అవసరమన్నారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా ఫలితాలు పొందవచ్చునని ఆమె సూచించారు. గర్భిణులకు నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. సీనియర్ గైనకాలజిస్టులు కోడే ప్రభాదేవి, శ్రీలక్ష్మి అట్లూరి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా కార్తిక పౌర్ణమి





కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం భక్తులు వైభవంగా పూజలు నిర్వహించారు. పవిత్ర కృష్ణానదిలో స్నానాలు ఆచరించి పరమ శివుడిని దర్శించుకుని కార్తిక దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రిలిజియస్ టూరిజం ఆధ్వర్యంలో భవానీ ద్వీపంలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం సౌజన్యంతో ఆది దంపతుల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ







